క్లుప్తంగా

కేసుల్లో రాజీమార్గమే మేలు


నారాయణఖేడ్ కేసులు పరిష్కరిస్తున్న న్యాయమూర్తి శ్రీధర్ మంథాని

నారాయణఖేడ్: కక్షిదారులు పరస్పర అంగీకారంతో రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకోవాలని ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని అన్నారు. శనివారం ఖేడ్ కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షిదారుల సరస్పర అంగీకారంతో పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నచిన్న విషయాల్లో ఘర్షణలు, గొడవలు పడి కేసులు పెట్టుకుని కోర్టు, పోలీసు ఠాణా చుట్టూ తిరగడం కన్నా పరిష్కంచుకోవడం మేలని తెలిపారు.

ఘనంగా బ్రహ్మోత్సవాలు


బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, తదితరులు

హత్నూర(సంగారెడ్డి): హత్నూర మాధుర గ్రామ శివారులోని దత్తాత్రేల క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో శనివారం దత్తాత్రేయ స్వామివారిని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత సత్యం, పార్టీ అధ్యక్షుడు కష్ణ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నవీన్, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఆలయ క్షేత్రాధిపతి సభాపతి శర్మ సోమవారం దర్శించుకున్న వారికి ఆశీర్వాదం చేశారు.

వామ్మో పాములు!


పాములతో ఆడుకుంటున్న చిన్నారులు

న్యాల్‌కల్(జహీరాబాద్): పాముల పేరు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. చిన్నారు దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు పాములు కనబడితే పరుగులు పెడతారు. కానీ ఇద్దరు చిన్నారులు మాత్రం పాములతో ఆటలాడుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. న్యాల్‌కల్ మండల కేంద్రంలో శనివారం సర్కస్ చేసే వారు తమ పిల్లలతో కలిసి వచ్చారు. స్థానిక బస్టాండ్ వద్ద ప్రజలు చూస్తుండగా చిన్నారులు పాములతో ఆడారు. ఇది గమనించిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాములు తమను ఏమి చేయవని మాకు అలవాటేనని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల సర్వే


సర్వే చేస్తున్న కమిషనర్ ఉమామహేశ్వర్‌రావు తదితరులు

జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపల్‌లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభమైంది. ఈ పథకం కింద రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్, సిబ్బంది శనివారం పట్టణంలోని బాగారెడ్డిపల్లిలో సర్వే నిర్వహించారు. దరఖాస్తుదారుల వద్ద వివరాల వివరాలు సేకరించి, మొబైల్ యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు.

సీఎం సహాయనిధి చెక్కు అందజేత


చెక్కు అందజేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి

నారాయణఖేడ్: ఖేడ్ మండలం నర్సాపూర్ తండాకు చెందిన పారిబాయి చందర్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరయ్యింది. శనివారం ఖేడ్‌లో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి అందజేశారు. మాజీ ఎంపీటీసీ రాంచందర్, నాయకులు లింగయ్య, మారుతి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పండుగలా కొత్త మెనూ

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచింది.. శనివారం జిల్లా వ్యాప్తంగా ఆయా హాస్టల్‌ల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పండుగ వాతావరణంలో కొత్త డైట్ మెనూను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు. భోజనం విషయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.


మునిపల్లి(అందోల్): తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న రామాచారి


పటాన్‌చెరు టౌన్: సమావేశంలో మాట్లాడుతున్న ఎల్బీనగర్‌డీసీపీ ప్రవీణ్ కుమార్


పటాన్‌చెరు టౌన్: మెనూను ప్రారంభించిన అడిషనల్ సెక్రటరీ మాధవి


మునిపల్లి(అందోల్): సహపంక్తి భోజనం చేస్తున్న ఎంపీడీఓ హరినందన్‌రావు


కంది: విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న తహసీల్దార్ విజయలక్ష్మీ తదితరులు


జిన్నారం (పటాన్‌చెరు): భోజనం చేస్తున్న విద్యార్థులు


సంగారెడ్డి జోన్: డైట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నిర్మలారెడ్డి


రాయికోడ్(అందోల్): భోజనాన్ని వడ్డిస్తున్న అంజయ్య


నారాయణఖేడ్: భోజనం చేస్తున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆర్డీఓ అశోక చక్రవర్తి


జహీరాబాద్ టౌన్: భోజనం చేస్తున్న సీఈఓ జానకిరెడ్డి, చైర్మన్ గిరిధర్‌రెడ్డి

మార్మోగిన దత్తనామస్మరణ

ఝరాసంగం(జహీరాబాద్): జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రం బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమం దత్తనామ స్మరణతో మార్మోగింది. ఆశ్రమంలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ108వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహరాజ్, డా.సిద్ధేశ్వర స్వామిల ఆధ్వర్యంలో దత్తహోమం పూజలు కొనసాగాయి. ఆశ్రమ ఆవరణలో 21యజ్ఞగుండాలతో గణపతి హోమం, దత్తహోమం, పూర్ణాహుతి, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఆశ్రమంలో 5 యజ్ఞగుండాలతో చండీహోమం, మహామంగళ హారతి తదితర పూజలు చేశారు. వివిధ ప్రాంతాల దంపతులు యజ్ఞం పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయమాత, అర్చకుడు శివశంకర్‌స్వామి, వైదిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.


దత్త హోమంలో పాల్గొన్న దంపతులు, భక్తులు

ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్

సంగారెడ్డి: ఐక్యతతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్గొయి ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం యూనియన్ సంగారెడ్డి డివిజన్ అధ్యక్షుడు ఎన్ రాజు గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. యూనియన్‌లోని నాయకులు, సభ్యులు నిరాశ చెందకుండా మళ్లీ యూనియన్‌ను పునర్నిర్మించుకుందామన్నారు. జర్నలిస్టులకు హక్కుల కోసం పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. జిల్లాలో కొన్ని ఇళ్లస్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇతర సమస్యలపై పోరాడి సాధించుకుందామన్నారు. ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టులపై దాడులు అరికట్టేందుకు జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి సురేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాండు, సంగారెడ్డి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ రాజు గౌడ్, రాజు, సభ్యులు దండు ప్రభు, షౌకత్, బాల్ రాజ్, శరత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


సమావేశంలో పాల్గొన్న టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు

సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు

- హార్టీకల్చర్ అధికారి పండరి


పనిముట్లను అందజేస్తున్న హార్టీకల్చర్ అధికారి

న్యాల్‌కల్(జహీరాబాద్): తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పనిముట్లు అందిస్తుందని హార్టీకల్చర్ అధికారి పండరి అన్నారు. శుక్రవారం మండలంలోని టేకూర్, మిర్జాపూర్(ఎన్), ముంగి, న్యాల్‌కల్‌లో ఉద్యానశాఖ ద్వారా మంజూరైన స్పింకర్లు సబ్సిడీపై రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్ల తోటలతో పాటు ఇతర ఉద్యాన పంటల సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పనిముట్లతో పాటు పంటల విత్తనాలను కూడా అందిస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలని కోరారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌లు అమీర్, మల్‌రెడ్డి, సంతు పటేల్, శివకుమార్, శివన్న, వీరన్న, గుండయ్యస్వామి పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలోనే విద్యావ్యవస్థ నాశనం


మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇతర నాయకులు

- మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్: రాష్ట్రంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో 70 ఏళ్ల రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేయలేదన్నారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ నియోజకవర్గంలో రెండు గురుకులాలను ఏర్పాటు చేయగా బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ 8 గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. గురుకులాల నిర్వహణ చేతగాక బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ రవీందర్‌నాయక్, మాజీ ఎంపీటీసీలు ముజమ్మిల్, శ్రీనివాస్, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు నగేష్, అంజాగౌడ్, రాజునాయక్ పాల్గొన్నారు.

17న పెన్షనర్లకు సన్మానం

సదాశివపేట(సంగారెడ్డి): పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పెన్షనర్లను సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి టి. పండరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని పెన్షనర్లు హాజరుకావాలని కోరారు.

గానుగాపూర్ క్షేత్రానికి ప్రత్యేక బస్సులు

జహీరాబాద్ టౌన్: రాష్ట్ర సరిహద్దు కర్నాటక రాష్ట్రంలోని గానుగాపూర్‌లో పసిద్ధి చెందిన దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రానికి జహీరాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభించినట్లు మేనేజర్ జాకీర్ హుసేన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15న పౌర్ణమి ఉన్నందున ఆలయానికి ఈ ప్రాంతం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్ర త్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దత్తత్రేయ మందిరంలో సప్తహ

కల్హేర్(నారాయణఖేడ్): కల్హేర్ మండల కేంద్రంలోని దత్తత్రేయ మందిరంలో శనివారం సప్తహ కార్యక్రమం నిర్వహించారు. అంతర్గాం గజేంద్ర ఆశ్రమం పీఠాధిపతి కరణ్ గజేంద్ర భారతి మహరాజ్ ప్రవచనం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ సంగప్ప, మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మందుబాబులకు జరిమానా

సంగారెడ్డి క్రైమ్ : పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ సుమన్‌కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా, 13 మ ంది వాహనదారులు మద్యం సేవించి పట్టుపడ్డారు. వారిని శనివారం సంగారెడ్డి కోర్టు లో హాజరుపరచగా జడ్జి 12మందికి రూ. 1000 చొప్పన, మరోకరికి రూ.1500 జరిమానా విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పథకాల అమలులో నాడు వివక్ష

- ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి

కంగ్టి(నారాయణఖేడ్): బీఆర్‌ఎస్ పాలనలో పార్టీల పరంగా ప్రభుత్వ పథకాలు మంజూరు, చెక్కుల పంపిణీ చేశారని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి ఆరోపించారు. శనివారం కంగ్టి మండలం కేంద్రంలో 37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 49 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక పార్టీకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ సాబ్, తహసీల్దార్ నజిమోద్దిన్, డిటి జుబేర్ అహ్మద్, బాబు పటేల్, నాగన్న, హమీద్ పాల్గొన్నారు.


చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి

అభివృద్ధికి కృషి చేస్తాం..

జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు గాంధీనగర్‌లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కొలన్ రోజా శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దశలవారీగా నిరంతరం మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాలమణి రత్నం, మైలారం యాదగిరి, వీరేశం, విష్ణు, గోష్, ఏఈ కిష్టయ్య, మహిళలు పాల్గొన్నారు.


సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న రోజా

కోటి పార్థివ లింగాల తయారీ

సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని సంగమేశ్వర మందిరంలో శనివారం లీలావతి, జయంతి, నాగశైలజ ఆధ్వర్యంలో కోటి పార్థివ లింగాలను తయారు చేశారు. బీహెచ్‌ఎల్ కాకతీయనగర్‌లోని శివాలయంలో స్పటిక లింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా కోటి పార్థివ లింగాలను తయారు చేశారు, కార్యక్రమంలో మహిళ భక్త బృందం సంగమణి, రజని, ఆకుల శోభ, రాజేశ్వరి, స్రవంతి, విజయలక్ష్మి, రాధిక, శైలజ, స్వప్న, కరుణ, చంద్రకళ పాల్గొన్నారు.


లింగాలను తయారు చేస్తున్న మహిళలు

మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ


గోడపత్రికను ఆవిష్కరించిన రాజయ్య

జిన్నారం (పటాన్‌చెరు): సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న సీపీఎం నాల్గొవ రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజయ్య శనివారం కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మహాసభలకు ప్రజలు, కర్షక, కార్మిక వర్గాలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మహాసభల్లో కీలక చర్చలు ఉంటాయన్నారు. అధిక సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వరరావు, శ్రీరాములు, రాజు, ప్రభాకర్, రాములు, నర్సింలు, కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికులు పాల్గొన్నారు.

మల్లన్న జాతరకు సర్వం సిద్ధం

కల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని దేవునిపల్లి శివారులో గుట్టపై వెలిసిన మల్లన్నస్వామి జాతర ఉత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులు జాతర ఉత్సవాలు ప్రారంభిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదివారం బండ్ల ప్రదర్శన, బోనాలు ఊరేగింపు ఉంటుందన్నారు. రెండవ రోజు సోమవారం జాతరను మాసాన్‌పల్లి గ్రామానికి తరలిస్తారు. మంగళవారం ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలను విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్ వల్లురి గోపాల్, మన్నె సులోచన, మాజీ ఉపసర్పంచ్ రాముజ్యోశి, నిర్వాహకులు కోరారు.



ఘనంగా శిలువ ఆరాధన

ప్రి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి సీఎస్ఐ చర్చిలో శిలువ ఆరాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐబీ నుంచి ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా ఉన్న సీఎస్ఐ చర్చి వరకు స్త్రీ మైత్రి సంఘం మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీగా వచ్చారు. బ్యాండ్ చప్పుళ్లతో నృత్యాలు చేశారు. భక్తి గీతాలు ఆలపిస్తూ కోలాటం వేశారు. చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన సిలువ వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి.





సంక్షిప్త వార్తలు

◆ దత్తాత్రేయకు ప్రత్యేక పూజలు

జహీరాబాద్ టౌన్: పట్టణంలోని రంజోల్‌లోని దత్తాత్రేయస్వామిని శనివారం రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి దర్శించుకున్నారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చైర్మన్ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ఆయనను సన్మానించారు.

◆ గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం

పటాన్‌చెరు టౌన్: జాతర నిర్వహణతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంటుందని మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శనివారం పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గణపతి పూజ, అభిషేకం, దత్తాత్రేయ స్వామికి కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు దేవదత్త శర్మ, నిర్వాహకులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి ,శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వరరావు, బాబుల్ రెడ్డి పాల్గొన్నారు.

◆ ఘనంగా బోనాల జాతర

న్యాల్‌కల్(జహీరాబాద్): మండలంలోని మల్గి గ్రామంలో మల్లికార్జున స్వామి బోనాల జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 8వ రోజూ శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుంచి ఆలయం వరకు మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మారుతియాదవ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

◆ సమగ్ర ఉద్యోగులకు మద్దతు

సంగారెడ్డి జోన్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం బంజారా ఉద్యోగుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.పి.రాథోడ్ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మంజ్యా నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెంట్యా నాయక్, వివిధ డివిజన్‌ల ప్రధాన కార్యదర్శులు రంజిత్ నాయక్, నర్సింగ్ రాథోడ్, రంజ్యా నాయక్, పటాన్‌చెరు డివిజన్ ట్రెజరర్ వినోద్ నాయక్ తదితరులు సంఘీభావం తెలిపారు.

◆ కేవీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఝరాసంగం(జహీరాబాద్): కేంద్రీయ విద్యాలయం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం విద్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని మాచ్నూర్ గ్రామ శివారులోని కేంద్రీయ విద్యాలయంలో వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.